సాక్షి హనుమకొండ

గురువారం । 5 । జూన్ । 2025



శాస్త్రవేత్తల సూచనలు పాటించాలి

ఖరీఫ్ పంటలు, విత్తనాల నాణ్యత, సాగు విధానంపై వ్యవసాయ శాస్త్రవేత్తల సూచనలు పాటించాలని ఏడీఆర్ ఉమారెడ్డి తెలిపారు. - 12లో▸



'పీవీ విజ్ఞాన పీఠం' లేనట్లేనా!

కేయూలో భారత మాజీ ప్రధాని పీవీ నర్సింహారావు విజ్ఞాన పీఠం ఏర్పాటు ఇక లేనట్లే ననే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. - 12లో▸

గరిష్టం/కనిష్టం $37^0/25^0$

వాతావరణం

జిల్లాలో ఉదయం ఆహ్లాదకర వాతావరణం ఉంటుంది. మధ్యాహ్నం ఎండ తీవ్రత ఎక్కువగా ఉంటుంది. రాత్రి ఉక్కపోతగా ఉంటుంది.

పొట్టేల్.. అధరహో..



బక్రీద్ పండుగ నేపథ్యంలో భలే డిమాండ్

- కిలో రూ.430 చొప్పున గంపగుత్తగా విక్రయాలు
- నగరంలో జోరుగా అమ్మకాలు

కాజీపేట : బక్రీద్ పర్వదినం అంటేనే గొర్రె పొట్టేళ్ల విక్రయాలు.. ఈ పండుగ సందర్భంగా ఖుర్బానీ (దానం) ఇవ్వడం ముస్లింల ఆచారం. బక్రీద్ వచ్చిందంటే వారం ముందునుంచే నగరంలో పొట్టేళ్ల విక్రయాలకు భలే డిమాండ్ ఉంటుంది. ట్రైసిటీతో పాటు నగరంలోని 25 ప్రాంతాల్లో కొద్దిరోజులుగా పొట్టేళ్ల అమ్మకాలు జోరుగా మొదలయ్యాయి. ఈనెల 7వ తేదీన బక్రీద్ వేడుకను ముస్లింలు జరుపుకోనున్నారు. ఈ పర్వదినానికి శరీరంపై ఎటువంటి గాయాలు లేని పొట్టేళ్లనే ఎక్కువగా ముస్లింలు కొనుగోలు చేయడానికి ఇష్ట పడుతుంటారు. ధర ఎంతైనా సరే పొట్టేళ్ల మాత్రమే కొనుగోలు చేస్తారు.ఆర్థికంగా ఉన్న వారు రెండు, మూడు పొట్టేళ్లను బలిఇస్తారు. వారు కొంత మటన్‌ను వండుకుని మిగతాది పేదలకు, బంధువులకు ఖుర్బానీ (దానం) ఇస్తారు.

ధర రూ.5వేల నుంచి మొదలు

బక్రీద్ విక్రయాలకు తెచ్చిన పొట్టేళ్ల ధరలు రూ.5వేల నుంచి రూ.25వేల వరకు పలుకుతున్నాయి. పొట్టేల్ ఉన్నది ఉన్నట్టుగా తూకం వేసి కిలోకు రూ.430ల చొప్పున విక్రయిస్తున్నారు. ఆరోగ్యంగా, బలంగా ఉన్న పొట్టేళ్లను గొర్రెల కాపరులు అధిక ధరలకు అమ్ముతున్నారు. గతేడాదితో పోలిస్తే ఈఏడాది ధరలు కొంత ఎక్కువగానే ఉన్నాయని కొనుగోలుదారులు పేర్కొంటున్నారు. బక్రీద్ రోజు వరంగల్ నగరంలో దాదాపు 10వేలకు పైగా పొట్టేళ్ల బలిస్తారని ముస్లింలు చెబుతున్నారు.

అమ్మకాల్లో ఏజెంట్లదే రాజ్యం

పొట్టేళ్లను విక్రయించేందుకు గ్రామాలనుంచి కాపరులు నగరానికి వస్తుంటారు. అయితే ఏజెంట్లు కలగజేసుకొని తమకు పరిచయం ఉన్నవారికి అమ్మిస్తాం.. మాకు కమీషన్ ఇవ్వాలని నమ్మించి పొట్టేళ్ల తెచ్చిన కాపరులను పక్కన పెట్టేస్తున్నారు. దీంతో ఏజెంట్లే రేట్లు నిర్ణయించి తెలిసిన వారికి విక్రయించి లాభాలు గడిస్తున్నారనే వాదన వినిపిస్తోంది. ఈ ఏజెంట్ల వల్ల ధరలు పెరగడమేనని పలువురు వాపోతున్నారు. బక్రీద్ సందర్భంగా పొట్టేళ్ల ధరలను చూసి పలువురు ఇంత రేటా! అంటూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.

ఆదరణ బాగానే ఉంది



బక్రీద్ పండుగ దృష్ట్యా ఆరు నెలల ముందునుంచే గొర్రె పొట్టేళ్లను పెంచుతాం. ఇవి ఎంత ఆరోగ్యంగా ఉంటే అంత మంచి ధర వస్తుంది. ప్రస్తుతం విక్రయాలతో ఆరునెలల కష్టానికి తగిన గిట్టుబాటు ధర లభిస్తుంది.

- జక్కుల గట్టయ్య, మల్లక్‌పల్లి

ప్రతి ఏటా రెండు పొట్టేళ్లు కొంటాం



ఖర్చుకు వెనకాడకుండా ప్రతిఏటా బక్రీద్ పర్వదినం రోజుకు రెండు పొట్టేళ్లను కొంటాం. మూడు భాగాలు చేసి పంపిణీ చేస్తాం. ఈసారి ధరలు బాగానే ఉన్నాయి. ప్రతీ ముస్లిం విధిగా తమ ఆర్థిక పరిస్థితులకు అనుగుణంగా పొట్టేళ్లను కొనుగోలు చేసి మాంసం దానం చేస్తారు.

- సయ్యద్ యాకూబ్, కాజీపేట

న్యూస్‌రీల్

పర్యావరణాన్ని కాపాడుకోవాలి



న్యూశాయంపేట : పర్యావరణాన్ని కాపాడుకునేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని భద్రాద్రి సర్కిల్ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ (సీసీఎఫ్) భీమా నాయక్ పిలుపునిచ్చారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా హనుమకొండ సుబేదారి ఫారెస్ట్ కాంప్లెక్స్‌లో బుధవారం ప్లాస్టిక్ ఫ్రీ కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం కాంప్లెక్స్ ఆవరణలోని ప్లాస్టిక్ వస్తువులు, బ్యాగులు సిబ్బంది సేకరించి డంపింగ్ యార్డ్‌కు తరలించి, ఆవరణను శుభ్రం చేశారు. కార్యక్రమంలో వరంగల్, హనుమకొండ, జనగామ జిల్లాల అటవీ అధికారి అనుజ్ అగర్వాల్, ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్లు, మినిస్ట్రీరియల్ సిబ్బంది పాల్గొన్నారు.

రైల్వేవర్క్స్ సెక్షన్ల తనిఖీ

కాజీపేట రూరల్ : కాజీపేట సబ్ డివిజన్ పరిధిలోని బెల్లంపల్లి-రెచ్నీరోడ్ సెక్షన్‌లో చేపట్టనున్న రైల్వే ఎన్ఐ ఇంజనీరింగ్ వర్క్స్ లోకేషన్‌ను బుధవారం సికింద్రాబాద్ రైల్వే అధికారులు తనిఖీ చేశారు. రైల్వే ఏడీఆర్ఎం ఆపరేటింగ్ విభాగం గోపాలకృష్ణన్, ఇతర అధికారులు ఎన్ఐ బ్లాక్ సెక్షన్లను పరిశీలించి తనిఖీ చేసి పలు సాంకేతిక విషయాలపై ఇంజనీరింగ్ అధికారులకు సూచనలు చేసినట్లు రైల్వే అధికారులు తెలిపారు. కాగా బెల్లంపల్లి-రెచ్నీ మధ్య ఎన్ఐ ఇంజనీరింగ్ బ్లాక్ పనులు ఈ నెల 20వ తేదీ వరకు ఉంటుందని, దీంతో దక్షిణ మధ్య రైల్వే సికింద్రాబాద్, కాజీపేట -బల్లార్షా రూట్లలో పలు రైళ్లను రద్దు, దారి మళ్లింపు, దూరం తగ్గించి నడిపిస్తున్నట్లు అధికారులు వివరించారు.

1,220 దరఖాస్తుల స్వీకరణ



హన్మకొండ అర్బన్ : జిల్లావ్యాప్తంగా 14 గ్రామాల్లో బుధవారం నిర్వహించిన రెవెన్యూ సదస్సులో భూ సమస్యలపై రైతులనుంచి 1,220 దరఖాస్తులు స్వీకరించినట్లు అధికారులు తెలిపారు. ఈ సదసుల్లో సర్వే నంబర్ల మిస్సింగ్-90, పెండింగ్ మ్యూటేషన్-17, డీఎస్ పెండింగ్-49, ఎక్స్‌టెంట్-113, అసైన్డ్ భూ సమస్యలు-179, సక్సేషన్-101, ఇతర సమస్యలపై 625లతో పాటు తదితర సమస్యలపై మొత్తం 1,220 దరఖాస్తులు స్వీకరించినట్లు తెలిపారు. ఈ సదస్సులో ఆర్డీఓలు, తహసీల్దార్లు, నయాబ్ తహసీల్దార్లు, ఆర్ఐలు, సర్వేయర్లు పాల్గొన్నారు.

రెవెన్యూ సదస్సులను సద్వినియోగం చేసుకోవాలి

న్యూశాయంపేట: భూసమస్యల శాశ్వత పరిష్కారానికి ప్రభుత్వం నూతనంగా ప్రవేశ పెట్టిన భూ భారతి రెవెన్యూ సదస్సులను సద్వినియోగం చేసుకోవాలని వరంగల్ కలెక్టర్ డాక్టర్ సత్యశారద అన్నారు. బుధవారం ఏనుమాములలో నిర్వహించిన రెవెన్యూ సదస్సులో పాల్గొని మాట్లాడారు. అనంతరం బాలాజీనగర్‌లో రేషన్ షాపును ఆకస్మికంగా తనిఖీ చేశారు. కార్యక్రమంలో తహసీల్దార్ ఇక్బాల్, సిబ్బంది పాల్గొన్నారు.

హిందీ పరీక్షకు 8మంది హాజరు

విద్యారణ్యపురి : జిల్లాలోని మూడు పరీక్ష కేంద్రాల్లో పదో తరగతి అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలు కొనసాగుతున్నాయి. బుధవారం హిందీ పరీక్షకు మొత్తం 12మందికి 8మంది విద్యార్థులు హాజరైనట్లు అధికారులు తెలిపారు. ప్రభుత్వ మార్కజీ హైస్కూల్ పరీక్ష కేంద్రంలో ముగ్గురు, బస్టాండ్ రోడ్డులోని ప్రభుత్వ హైస్కూల్ కేంద్రంలో ఇద్దరు, పెట్రోల్ పంపు బాలికల హైస్కూల్ కేంద్రంలో ముగ్గురు విద్యార్థులు హాజరయ్యారు.

ఎకరం @ రూ.1.20 కోట్లు



సమావేశంలో మాట్లాడుతున్న వరంగల్ కలెక్టర్ సత్యశారద, చిత్రంలో అదనపు కలెక్టర్ సంధ్యారాణి, ఆర్డీఓ సత్యపాల్ రెడ్డి తదితరులు

'మామునూరు' వ్యవసాయ భూ నిర్వాసితులకు చెల్లింపునకు నిర్ణయం

- కలెక్టర్ విచక్షణాధికారాలతో కన్సంట్ అవార్డు కింద పరిహారం
- నక్కలపల్లి, గాడిపల్లి, గుంటూరుపల్లి రైతులతో భేటీలో సానుకూల పరిణామం
- మరో రెండు రోజుల్లో చర్చించుకుని పాస్‌బుక్‌లు ఇస్తామన్న రైతులు



సమావేశంలో పాల్గొన్న నక్కలపల్లి, గాడిపల్లి, గుంటూరుపల్లి రైతులు

సాక్షి, వరంగల్: మామునూరు విమానాశ్రయం కోసం సేకరించే వ్యవసాయ భూములకు ఎకరానికి రూ.కోటి 20 లక్షలు పరిహారం ఇచ్చేలా వరంగల్ జిల్లా అధికారులు నిర్ణయించారు. కలెక్టర్ సత్యశారద తనకున్న విచక్షణాధికారాలతో కన్సంట్ అవార్డు కింద ఈ మేరకైతే ఇవ్వగలమని భూములు కోల్పోతున్న నక్కలపల్లి, గాడిపల్లి, గుంటూరుపల్లి రైతులతో కలెక్టరేట్ కార్యాలయంలో బుధవారం రాత్రి జరిగిన డిస్ట్రిక్ లెవెల్ ల్యాండ్ నెగోషియేషన్ కమిటీ సమావేశంలో తేల్చిచెప్పారు. జనరల్ అవార్డు కింద రూ.65లక్షల వరకే ఇవ్వాల్సి ఉన్నా.. స్పెషల్ (కన్సంట్) అవార్డు కింద రూ.కోటి 20 లక్షలు ఇస్తున్నామని రైతులకు ఆమె హామీ ఇచ్చారు. అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న విమానాశ్రయ నిర్మాణానికి ప్రభుత్వం నిర్ణయించిన ధరకు రైతులు అంగీకరించి సహకరించాలని కోరారు. కాగా, రెండురోజుల్లో చర్చించుకుని పాస్‌బుక్‌లు ఇస్తామని రైతులు చెప్పారు. ఇప్పటికే 240 ఎకరాల భూసేకరణకు నోటిఫికేషన్ ఇచ్చిన రాష్ట్ర ప్రభుత్వం మామునూరు విమానాశ్రయ స్థల సేకరణ కోసం రూ.205 కోట్లు కేటాయించిన సంగతి తెలిసిందే.

నేడు వ్యవసాయేతర భూముల రైతులతో సమావేశం

గుంటూరు పల్లి రైతులు కొత్తగా రోడ్డు ఏర్పాటు చేయాలని కోరగా అధికారులు క్షేత్ర స్థాయిలో పరిశీలించి నివేదికను తయారు చేసుకొని జిల్లా ఇన్‌చార్జ్ మంత్రి దృష్టికి తీసుకెళ్తామని కలెక్టర్ డాక్టర్ సత్యశారద అన్నారు. విమానాశ్రయ నిర్మాణంలో వ్యవసాయేతర భూములు కోల్పోతున్న రైతులతో గురువారం మధ్యాహ్నం 3 గంటలకు జిల్లా కలెక్టరేట్‌లో నెగోషియేషన్ కమిటీ సమావేశం ఉంటుందన్నారు. సమావేశంలో ఆదనపు కలెక్టర్ సంధ్యారాణి, ఆర్డీఓ సత్యపాల్ రెడ్డి, ఆర్అండ్‌బీ, ఇరిగేషన్ ఈఈలు రమేష్, శంకర్, తహసీల్దార్ నాగేశ్వర్, ఇరిగేషన్ డీఈ మధుసూదన్ రెడ్డి, గుంటూరుపల్లి, నక్కలపల్లి, గాడిపెల్లి, రైతులు పాల్గొన్నారు.

మరో రూ.83 కోట్లు అవసరమే

వ్యవసాయ సాగుకు సంబంధించి 240 ఎకరాలకు భూపరిహారం రూ.288 కోట్లు అవుతున్నాయి. ఇప్పటికే ప్రభుత్వం రూ.205 కోట్లు కేటాయించింది. ఎకరాకు రూ.కోటి20లక్షల ధర నిర్ణయంతో మరో రూ.83 కోట్లు అదనంగా అవసరం కానున్నాయి. వీటికితోడు మరో 13 ఎకరా ల వ్యవసాయేతర భూములకు గజం లెక్కన ఎంత చెల్లిస్తారన్నది గురువారం జరిగే సమావేశంలో తేలనుంది. ఈ లెక్కన అదనంగా రూ.100 కోట్లకుపైగానే భూపరిహారం కింద రైతులకు చెల్లించాల్సిన పరిస్థితి ఉంది. ఇదిలాఉండగా హైదరాబాద్ రీజినల్ రింగ్ రోడ్డుకు భూసేకరణకు ఎకరానికి రూ.50 లక్షల నుంచి రూ.కోటి వరకు చెల్లిస్తున్నారు. ఈ లెక్కన చూసుకుంటే ఇక్కడున్న స్థానిక పరిస్థితులకు అనుగుణంగా రూ.కోటి 20లక్షలు ఎకరానికి పరిహారం కింద చెల్లించడం అధికమని రెవెన్యూ అధికారులు అంటున్నారు.

గడువుదీరిన పురుగు మందులు స్వాధీనం

- నాగారంలోని ఓ దుకాణంపై పోలీసుల దాడి
- రూ.2.49లక్షల విలువైన పెస్టిసైడ్స్ పట్టివేత
- విచారణ చేపట్టిన పరకాల పోలీసులు



పరకాల పట్టణంలోని దుకాణంలో తనిఖీ చేస్తున్న పోలీసులు(ఫైల్)

పరకాల : వ్యవసాయ పనులు మొదలవడమే ఆలస్యం.. నాసిరకం విత్తనాలు, ఎరువులు, గడువు తీరిన పురుగుల మందులు విక్రయిస్తూ రైతులను మోసం చేయడానికి కొందరు వ్యాపారస్తులు సిద్ధమవుతున్నారు. నాసిరకం విత్తనాలు, ఎరువుల విక్రయాలపై కఠిన చర్యలకు రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల జారీచేయడంతో పరకాల ఏసీపీ సతీష్‌కుమార్ పర్యవేక్షణలో విత్తనాలు, ఎరువులు దుకాణాల్లో దాడులు చేస్తున్నారు. దీంతో కొందరు వ్యాపారస్తులు గ్రామాల్లో ఉండే దుకాణాలను అడ్డాగా మార్చుతున్నారు. మండలంలోని నాగారం గ్రామంలో గల శ్రీరాజ రాజేశ్వర ఫర్టిలైజర్స్ దుకాణాన్ని మండల వ్యవసాయాధికారి శ్రీనివాస్ నేతృత్వంలో అధికారులు, పోలీసులు మంగళవారం సాయంత్రం ఆకస్మిక దాడులు నిర్వహించారు. దుకాణంతోపాటు యజమాని ఇంట్లో తనిఖీ చేయగా రూ.2.49లక్షల విలువైన కాలం చెల్లిన షీన్వా, ఎక్స్‌పోనస్, ఎలక్ట్రో, ఓబెన్ కంపెనీకి చెందిన పురుగు మందులు లభ్యమయ్యాయి. వాటిని స్వాధీనం చేసుకొని యజమాని ఎం.తిరుపతిపై కేసు నమోదు చేసినట్లు సీఐ క్రాంతికుమార్ తెలిపారు.

పోలీసుల అదుపులో మరికొందరు..

పోలీసుల నిరంతర దాడులతో పరకాల పట్టణానికి చెందిన కొందరు కాలం చెల్లిన పురుగు మందులను, అనుమతి లేని ప్రాంతాల్లో నిల్వచేసి సొమ్ము చేసుకుంటున్నట్లు సమాచారం. పురుగు మందులు స్వాధీనం చేసుకున్న పోలీసులు మరింత లోతుగా విచారణ చేపట్టారు. విక్రయాల వెనక పరకాల పట్టణానికి చెందిన కొందరు వ్యాపారస్తుల పాత్ర ఉన్నట్లు పోలీసులకు సమాచారం అందినట్లు తెలిసింది. దీంతో కొందరిని అదుపులోకి తీసుకొని విచారణ చేస్తున్నట్లు సమాచారం.

మోదీ పాలనపై ప్రజలకు విశ్వాసం, నమ్మకం



మాట్లాడుతున్న తాడూరి శ్రీనివాస్

హన్మకొండ: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పాలనపై ప్రజల్లో విశ్వాసం, నమ్మకం ఉందని బీజేపీ నేత, రాష్ట్ర ఎంబీసీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ తాడూరి శ్రీనివాస్ అన్నారు. 11 ఏళ్ల మోదీ ప్రభుత్వం.. సంకల్పంతో సాకారం అనే అంశంపై హనుమకొండ దీన్‌దయాళ్ నగర్‌లోని బీజేపీ జిల్లా కార్యాలయంలో జిల్లా కార్యశాల జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నరేంద్ర మోదీ 11ఏళ్ల పాలనలో ఒక్క రూపాయి అవినీతి లేకుండా పాలన కొనసాగించారని గుర్తుచేశారు. యూపీఏ హయాం అంతా కుంభకోణాలమయమే అని ఆరోపించారు. బీజేపీ హనుమకొండ జిల్లా అధ్యక్షుడు కొలను సంతోష్ రెడ్డి అధ్యక్షతన జరిగిన సమావేశంలో జిల్లా మాజీ అధ్యక్షురాలు రావు పద్మ, మాజీ ఎమ్మెల్యే మార్తినేని ధర్మారావు, మాజీ ఎంపీ సీతారాం నాయక్, నాయకులు దొంతి దేవేందర్ రెడ్డి, డాక్టర్ పగడాల కాళీప్రసాద్, చాడ శ్రీనివాస్ రెడ్డి, కార్యక్రమ కన్వీనర్ సంద్ర మధు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

గత ప్రభుత్వ నిర్లక్ష్యం పేదలకు శాపం

సీపీఐ జిల్లా కార్యదర్శి కర్రె భిక్షపతి



మాట్లాడుతున్న భిక్షపతి

హన్మకొండ అర్బన్: హనుమకొండ అంబేడ్కర్ కాలనీలోని పేదలకు గత ప్రభుత్వం డబుల్ బెడ్రూం ఇళ్లు నిర్మించి, అర్హులైన పేదలకు ఇవ్వకుండా నిర్లక్ష్యం చేసిందని సీపీఐ జిల్లా కార్యదర్శి కర్రె భిక్షపతి ఆరోపించారు. అంబేడ్కర్ కాలనీలో గత బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్మించి వదిలేసిన డబుల్ బెడ్రూం ఇళ్లను పార్టీ ఆధ్వర్యంలో బుధవారం సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత బీఆర్ఎస్ ప్రభుత్వం 2018లో 592 డబుల్ బెడ్రూం ఇళ్లు నిర్మించి, స్థానికంగా 20 నుంచి 30 ఏళ్లుగా గుడిసెలు వేసుకొని జీవిస్తున్న వారికి ఇస్తామని చెప్పి, కేవలం 6 కుటుంబాలకు మాత్రమే ఇంటి పట్టాలు ఇచ్చి చేతులు దులుపుకోవడం అన్యాయమన్నారు. స్థానిక ఎమ్మెల్యే, కలెక్టర్, అధికారులు చొరవ తీసుకొని అర్హులైన పేదలకు డబుల్ బెడ్రూం ఇళ్లు కేటాయించాలని కోరారు. సీపీఐ జిల్లా సహాయ కార్యదర్శులు తోట భిక్షపతి, మద్దెల ఎల్లేష్ పాల్గొన్నారు.

ఓరుగల్లు రంగస్థల కళాకారుల సంస్మరణ సభ

హన్మకొండ కల్చరల్: ఇటీవల మరణించిన వరంగల్‌కు చెందిన రంగస్థల కళాకారులు చక్రహరి సురేందర్‌రావు, బలగం ఫేం జీవీ బాబు, శతపతి శ్యామలరావు సంస్మరణ సభను వరంగల్ పోతన విజ్ఞాన పీఠం ఆడిటోరియంలో బుధవారం రాత్రి నిర్వహించారు. వరంగల్ జిల్లా రంగస్థల కళాకారుల ఐక్యవేదిక అధ్యక్షుడు కాజీపేట తిరుమలయ్య అధ్యక్షతన జరిగిన సభలో కళాకారులు ఎన్ఎస్ఆర్ మూర్తి, జేఎస్.శర్మ, ఓడపల్లి చక్రపాణి, శ్రీరామోజు సుందర మూర్తి, పందిళ్ల అశోక్‌బాబు, గూడూరు బాలాజీ తదితరులు పాల్గొన్నారు.

'సూపర్ స్పెషాలిటీ' బలోపేతానికి చర్యలు

- వరంగల్ కలెక్టర్ డాక్టర్ సత్యశారద
- నదుపాయాలపై రేపటిలోగా నివేదిక ఇవ్వాలని ఆదేశం



మాట్లాడుతున్న కలెక్టర్ సత్యశారద

ఎంజీఎం : రోగులకు మరింత మెరుగైన వైద్యసేవలు అందించేందుకు కాకతీయ మెడికల్ కళాశాలలోని సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిలో శాశ్వత ప్రాతిపదికన అవసరమయ్యే సదుపాయాల కల్పనకు చర్యలు చేపట్టాలని వరంగల్ కలెక్టర్ డాక్టర్ సత్యశారద అధికారులను ఆదేశించారు. బుధవారం కేఎంసీలోని పీఎంఎస్ఎస్‌వై సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిని ఆమె ఆకస్మికంగా సందర్శించారు. ఈ సందర్భంగా సిబ్బంది హాజరు రిజిస్టర్‌ను పరిశీలించి, ఆలస్యంగా విధులకు హాజరైన ఇద్దరు డాక్టర్లు, హెడ్‌నర్సునుంచి సంజాయిషీ కోరాలని పర్యవేక్షకులను ఆదేశించారు. ఆస్పత్రి ఆవరణలో డాక్టర్లు, అధికారులతో కలిసి పర్యటించి తక్షణమే కావాల్సిన అవసరాలపై ఆరా తీశారు. ఆస్పత్రిలో అందుతున్న వైద్యసేవలపై రోగులను నేరుగా అడిగి తెలుసుకున్నారు. అనంతరం కలెక్టర్ సత్యశారద మాట్లాడుతూ.. వివిధ విభాగాల ఇంజనీరింగ్ అధికారులతో నియమించిన సభ్యులు సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రితోపాటు ఎంజీఎం ఆస్పత్రిలో అత్యవసరంగా కావాల్సిన సౌకర్యాలను పరిశీలించి రేపటిలోగా నివేదిక సమర్పించాలని ఆదేశించారు. ఈ సందర్భంగా ఫార్మసీలో మందుల నిల్వలను పరిశీలించారు. ఆస్పత్రిలో హిటింగ్ వెంటిలేషన్, ఏయిర్ కండిషన్ సిస్టం మరమ్మతులతోపాటు ఆపరేషన్ థియేటర్లలో ఏసీలు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ఆస్పత్రి ఐదో అంతస్తులోని ఆపరేషన్ థియేటర్ ఈనెల 10వ తేదీలోగా రోగులకు సేవలు అందించేందుకు సిద్ధం చేయాలన్నారు. డయాలసిస్ కేంద్రంలో అదనంగా ఏడు పడకలు, బ్లడ్ ప్యూరిఫైయింగ్ థియేటర్, రోగులు వారి అటెండెంట్ల కోసం షెడ్, ఇందిరా మహిళా క్యాంటీన్‌ను ఏర్పాటు చేయాలన్నారు. కలెక్టర్ వెంట కేఎంసీ ప్రిన్సిపాల్ డాక్టర్ రామ్‌కుమార్ రెడ్డి, డాక్టర్ మురళి, జెడ్పీ సీఈఓ రామిరెడ్డి, బీసీ సంక్షేమ జిల్లా అధికారి పుష్పలత, ఎన్పీడీసీఎల్ ఎస్ఈ గోపాల్ రెడ్డి టీజీఈడబ్ల్యూఐడీసీ, టీజీఎంఐడీసీ, ఇరిగేషన్ శాఖల ఈఈలు ప్రసాద్, రవీందర్, సునీత, సంబంధిత శాఖల అధికారులు, డాక్టర్లు ఉన్నారు.

ఆలయాల అభివృద్ధే ప్రభుత్వ లక్ష్యం



వేదపాఠశాల భవన నిర్మాణ పనుల శంకుస్థాపన శిలాఫలకాన్ని ఆవిష్కరిస్తున్న మంత్రి కొండా సురేఖ, చిత్రంలో వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే రాజేందర్‌రెడ్డి, కలెక్టర్ ప్రావీణ్య

- మంత్రి కొండా సురేఖ
- రూ. 1.30కోట్ల వ్యయంతో వేదపాఠశాల భవన సముదాయానికి శంకుస్థాపన
- భద్రకాళి ఆలయ రాజగోపుర నిర్మాణ పనులకు సైతం..

హన్మకొండ కల్చరల్ : చారిత్రాత్మక దేవాలయాల అభివృద్ధే ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర దేవాదాయశాఖ, అటవీ, పర్యావరణశాఖ మంత్రి కొండా సురేఖ అన్నారు. బుధవారం భద్రకాళి దేవాలయం సమీపంలోని ఊళ్లో ఆంజనేయస్వామి దేవాలయం ప్రాంగణంలో రూ.1.30 కోట్లతో నిర్మించ తలపెట్టిన భద్రకాళి సాంగవేద ఆగమ సంస్కృత విద్యాలయ భవన(వేదపాఠశాల) నిర్మాణ పనులను వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్‌రెడ్డి, హనుమకొండ కలెక్టర్ ప్రావీణ్యతో కలిసి మంత్రి కొండా సురేఖ శంకుస్థాపన చేశారు. అనంతరం భద్రకాళి ఆలయం ఎదుట రాజగోపురం నిర్మాణం పనులకు భూమిపూజ చేసి శిలాఫలకాన్ని మంత్రి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మంత్రి కొండా సురేఖ మాట్లాడుతూ.. సరైన వసతులతో వేదపాఠశాల లేక విద్యార్థులు ఎన్ని ఇబ్బందులు పడ్డారో తనకు తెలుసని, వేదపాఠశాల నిర్మాణం వీలైనంత తొందరగా పూర్తిచేయాలన్నారు. దేవాదాయశాఖ పరిధిలో ఉన్న భూములను ఆక్రమించడం చట్టవిరుద్ధమని ఆమె అన్నారు. దేవాలయాల భూముల్లో ఆయా ఆలయాలకు ఉపయోగపడేలా వేదపాఠశాలలు, గోశాలలు, ధ్యానమందిరాలు, ప్రవచన మండపాలు నిర్మాణం చేయడానికి ప్రభుత్వం నిధులు సమకూరుస్తుందని తెలిపారు. భద్రకాళి ఆలయం అభివృద్ధిలో భాగంగానే మాడ వీధుల నిర్మాణానికి రూ.30కోట్లు మంజూరు అయ్యాయన్నారు. భద్రకాళి చెరువు నీటి నిల్వ సామర్థ్యాన్ని పెంచేందుకే పూడికతీత కార్యక్రమాన్ని చేపట్టామని తెలిపారు. ఇక ముందు వరంగల్‌లోని అన్ని ఆలయాలను, పురావస్తుశాఖ పరిధిలోని దేవాలయాలపై ప్రత్యేక దృష్టి సారిస్తామని, దీనివల్ల టూరిజం స్పాట్‌గా అభివృద్ధి చెందుతుందన్నారు. ఆలయాలను పరిశీలించి సరైన మాస్టర్ ప్లాన్‌ను రూపొందించాలని ప్రభుత్వ ధార్మిక సలహాదారు గోవింద్ హరిని సూచించినట్లు తెలిపారు.

వైభవంగా పూజా కార్యక్రమం..

అర్చకులు భద్రకాళి శేషు ఆధ్వర్యంలో వేదపండితులు శంకుస్థాపన పూజా కార్యక్రమాలు వైభవంగా నిర్వహించారు. ఎనిమిది సాలగ్రామశిలలను (బ్లాక్ గ్రానైట్) కలశాలపై ఉంచి వాస్తునాభి పూజ, హోమం నిర్వహించారు. మంత్రి, ఎమ్మెల్యే శిలాన్యాసం చేయడంతో పూజా కార్యక్రమం పూర్తయిన అనంతరం రాజగోపుర నిర్మాణాలకు శిలాన్యాసం నిర్వహించారు. కార్యక్రమంలో దేవాదాయ శాఖ డిప్యూటీ కమిషనర్ సంధ్యారాణి, అసిస్టెంట్ కమిషనర్ రామల సునీత, డీఈఈ సీహెచ్.రమేష్‌బాబు, కార్పొరేటర్ విజయలక్ష్మి, ఆలయ వ్యవస్థాపక ధర్మకర్త, ప్రముఖ వైద్యులు డాక్టర్ శివసుబ్రమణ్యం తదితరులు పాల్గొన్నారు. ఈఓ శేషు భారతి, సిబ్బంది ఏర్పాట్లను పర్యవేక్షించారు.

ద్విచక్ర వాహనంపై 109 చలాన్లు



వాహనదారుడికి చలాన్ల రశీదు అందజేస్తున్న హనుమకొండ ట్రాఫిక్ ఇన్‌స్పెక్టర్ సీతారెడ్డి

వరంగల్ క్రైం : ట్రాఫిక్ నిబంధనలు ఉల్లఘించి ఏకంగా 109 ఆన్‌లైన్ చలాన్లు పెండింగ్‌లో ఉన్న ఓ ద్విచక్ర వాహనదారుడిని మంగళవారం ట్రాఫిక్ పోలీసులు పట్టుకున్నారు. హనుమకొండ ట్రాఫిక్ ఇన్‌స్పెక్టర్ సీతారెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. హనుమకొండకు చెందిన భిక్షపతి తన ద్విచక్ర వాహనం (టీఎస్03 ఈఎస్ 9020)పై వరంగల్ ట్రైసిటీలో ట్రాఫిక్ సిగ్నల్స్ జంపింగ్, హెల్మెట్ లేకుండా వాహనం నడపటంతోపాటు మరికొన్ని ట్రాఫిక్ నిబంధనలు ఉల్లఘించి తిరుగుతున్నాడు. బుధవారం ట్రాఫిక్ సిబ్బంది నగరంలోని అశోక జంక్షన్‌లో ద్విచక్ర వాహనాల పెండింగ్ చలాన్లు తనిఖీ చేస్తున్న క్రమంలో సదరు వాహనాన్ని ఆపి పోలీస్ వెబ్ పోర్టల్‌లో తనిఖీ చేశారు. ఆ వాహనంపై ఏకంగా 109 చలాన్లు పెండింగ్‌లో ఉన్నట్లు చూపడంతో పోలీసులు షాక్‌కు గురయ్యారు. భిక్షపతికి పెండింగ్‌లో ఉన్న చలాన్ల మొత్తం రూ.26,310 చెల్లించాల్సిందేనని రశీదు అందజేశారు. చల్లాన్లు చెల్లించేంతవరకు ద్విచక్ర వాహనం పోలీస్ కస్టడీలో ఉంటుందని వారు తెలిపారు.

క్లుప్తంగా

ఉచిత శిక్షణను వినియోగించుకోవాలి

ఏటూరునాగారం: ఉమ్మడి వరంగల్ జిల్లాలోని డిగ్రీ ఉత్తీర్ణత పొందిన అభ్యర్థులను స్క్రీనింగ్ పరీక్ష ద్వారా ఎంపిక చేసి గ్రూప్స్, పోలీస్, బ్యాంకింగ్, రైల్వే ఇతర ఉద్యోగాలకు ఉచితంగా శిక్షణ ఇవ్వనున్నట్లు ఐటీడీఏ పీఓ చిత్రా మిశ్రా బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. గతంలో ఎలాంటి శిక్షణ పొందని అభ్యర్థులు స్టడీ సర్కిల్ వెబ్‌సైట్స్ ద్వారా ఈనెల 10వ తేదీలోపు దరఖాస్తు చేయాలని తెలిపారు. ఇతర వివరాల కోసం 75699 51515, 83285 46015 సంప్రదించాలని తెలిపారు.

25వరకు దూరవిద్య పరీక్ష ఫీజు చెల్లించాలి

కేయూ క్యాంపస్ : కాకతీయ యూనివర్సిటీ పరిధిలోని దూరవిద్యలో పీజీ ఎంఏ, ఎంకామ్ కోర్సులకు ఎక్స్ అభ్యర్థులు, ఇంప్రూవ్‌మెంటు పరీక్షలు రాయాలనుకునే విద్యార్థులు ఈనెల 25వ తేదీవరకు ఫీజు చెల్లించాలని కేయూ దూరవిద్య కేంద్రం డైరెక్టర్ ప్రొఫెసర్ బి.సురేష్‌లాల్ సూచించారు. అన్ని పేపర్లకు రూ.700, రెండు పేపర్ల వరకు రూ.600, ఇంప్రూవ్‌మెంటు ఒక్కో పేపర్‌కు రూ.300ల చొప్పున పరీక్ష ఫీజు చెల్లించాల్సి ఉంటుందని తెలిపారు. ఆయా పీజీ కోర్సుల ఎక్స్ అభ్యర్థులకు ఈ ఏడాది జూలై-ఆగస్టులో పరీక్షలు నిర్వహిస్తారని,టైంటేబుల్‌ను తర్వాత విడుదల చేస్తారని పేర్కొన్నారు.

ట్రాక్‌పై రాళ్లు.. ఇరువురిపై కేసు

- నిలిచిపోయిన వందేభారత్, గరీబ్‌రథ్ రైళ్లు

కాజీపేట రూరల్ : కాజీపేట-పెండ్యాల రైల్వే స్టేషన్ మధ్య ఆదివారం రైల్వే ట్రాక్‌పై బండ రాళ్లు పెట్టిన కేసులో ఇరువురిని అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేసినట్లు బుధవారం కాజీపేట ఆర్పీఎఫ్ సీఐ ఛటర్జీ తెలిపారు. ఛత్తీస్‌గఢ్‌కు చెందిన ఇద్దరు కార్మికులు రైల్వే కాంట్రాక్ట్ పనులు చేస్తున్నారు. ఈక్రమంలో ఏమైతదో చూస్తమని రైల్వే ట్రాక్‌పై బండ రాళ్లు పెట్టారు. దీంతో అప్‌లైన్‌లో వందేభారత్, డౌన్ లైన్‌లో గరీబ్‌రథ్ ఎక్స్‌ప్రెస్ రైళ్లు 20 నిమిషాల పాటు నిలిచిపోయినట్లు ఛటర్జీ వివరించారు. బండరాళ్లు పెట్టిన వారిని గుర్తించి అదుపులోకి తీసుకున్నామన్నారు. కేసు నమోదు చేసి నోటీసులు ఇచ్చి పంపినట్లు సీఐ తెలిపారు.

మద్యం బాటిళ్లు, పటిక, బెల్లం ధ్వంసం

అక్రమంగా తరలిస్తూ పట్టిబడిన మద్యం బాటిళ్లతోపాటు పటిక, బెల్లంను ధ్వంసం చేసినట్లు కాజీపేట జీఆర్పీ సీఐ వి.నరేష్‌కుమార్ బుధవారం తెలిపారు. క్వార్టర్ బాటిళ్లు-96, 90ఎంఎల్ బాటిళ్లు-384, 30 కిలోల బెల్లం, 8 కిలోల పటికను ఎక్సైజ్ ఇన్‌స్పెక్టర్ చంద్రమోహన్, జీఆర్పీ సీఐ నరేష్‌కుమార్, ఎస్‌హెచ్‌ఓ ఉపేందర్ సమక్షంలో ధ్వంసం చేసినట్లు పేర్కొన్నారు.

యువకుడిపై యువతి కుటుంబసభ్యుల దాడి

హన్మకొండ కల్చరల్ : తన కూతురుకు ఫోన్ చేసి వేధిస్తున్నాడని యువకుడిపై దాడికి పాల్పడిన ఘటన వరంగల్ భద్రకాళి దేవాలయంలో చోటు చేసుకుంది. బుధవారం ఉదయం భద్రకాళి దేవాలయం ఆవరణలో యువతి తల్లి యువకుడిపై తీవ్రంగా కొట్టింది. యువకుడు ఫోన్ చేసి వేధించడంలో వాస్తవం లేదని స్నేహితులు చెప్తున్నా వినకుండా దాడికి పాల్పడింది. భద్రకాళి దేవాలయంలో బందోబస్తు నిర్వహిస్తున్న మట్టెవాడ సీఐ గోపి స్పందించి యువకుడిని అదుపులోకి తీసుకొని పోలీస్‌స్టేషన్‌కు తరలించారు.

ఈ-సైన్‌తో రిజిస్ట్రేషన్లు..

- ఇప్పటికే స్లాట్ బుకింగ్.. ఏఐతో చాట్‌బాట్
- పైలట్ ప్రాజెక్ట్‌గా ఎంపికైన వరంగల్ రూరల్



కాజీపేట అర్బన్: మారుతున్న కాలానికి అనుగుణంగా రిజిస్ట్రేషన్ అండ్ స్టాంప్స్ శాఖ అత్యాధునిక టెక్నాలజీతో అనుసంధానం అవుతూ భూక్రయ విక్రయదారులకు సత్వర సేవలను అందించేందుకు కృషి చేస్తోంది. ఇందులో భాగంగా ఆన్‌లైన్‌లో స్లాట్ బుకింగ్, వాట్సప్ చాట్‌బాట్ ఏఐ టెక్నాలజీతో సేవలు అందిస్తుండగా ఇప్పుడు ఈ-సైన్ రిజిస్ట్రేషన్ విధానానికి శ్రీకారం చుట్టింది.

సాంకేతికతతో సేవలు..


రోజంతా రిజిస్ట్రేషన్ నిమిత్తం సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో వేచి ఉండకుండా కోరుకున్న తేదీ, కోరుకున్న సమయానికి రిజిస్ట్రేషన్ చేసేందుకు రిజిస్ట్రేషన్ అండ్ స్టాంప్స్ శాఖ ఏప్రిల్ 10వ తేదీన స్లాట్ బుకింగ్ పద్ధతిని అందుబాటులోకి తీసుకొచ్చింది. కాగా జూన్ 2వ తేదీన పైలట్ ప్రాజెక్ట్‌గా ప్రారంభించిన స్లాట్ బుకింగ్ విధానం రాష్ట్రంలో అన్ని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో ప్రారంభించారు. దీంతో ఉమ్మడి వరంగల్ జిల్లాలోని 13 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో స్లాట్ బుకింగ్ పద్ధతి పని చేస్తుంది. స్లాట్ బుకింగ్ చేసుకునే తరుణంలో ఏర్పడే సందేహాలకు సమాధానం వాట్సప్ ద్వారా అందించేందుకు వాట్సప్ చాట్‌బాట్ పేరిట జూన్ 2వ తేదీన 82476 23578 నంబర్‌ను ఏఐ టెక్నాలజీతో భూభారతి స్లాట్ బుకింగ్ పేరిట ప్రవేశపెట్టారు. ప్రస్తుతం మరో అడుగు ముందుకేసి పూర్తి పారదర్శకతతో కూడిన ఈ ఆధార్ అనుసంధానంతో కూడిన ఈ-సైన్ విధానానికి శ్రీకారం చుట్టారు.

ఈ -సైన్ విధానంతో ఇలా...

భూక్రయవిక్రయదారులు తమ భూమి దస్తావేజులను తయారు చేసుకుని రిజిస్ట్రేషన్ నిమిత్తం సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలకు వస్తారు. రిజిస్ట్రేషన్ ప్రక్రియలో భాగంగా తాము తయారు చేసుకున్న దస్తావేజులపైన భూక్రయవిక్రయదారులు, సబ్ రిజిస్ట్రార్ వేలిముద్రతోపాటు సంతకాలు చేస్తుంటారు. ఈ-సైన్ విధానంలో భూక్రయవిక్రయదారులు తయారు చేసుకున్న దస్తావేజుల్లో వేలిముద్రతోపాటు సంతకాలు చేస్తారు. ఆన్‌లైన్‌లో రిజిస్ట్రేషన్ ప్రక్రియ నిమిత్తం ఫొటోలు దిగడం, బయోమెట్రిక్ విధానంలో ఆధార్ కార్డును అనుసంధానం చేసేందుకు వేలిముద్రను వేస్తారు. వేలిముద్ర ఆధారంగా భూక్రయవిక్రయదారులతోపాటు సబ్ రిజిస్ట్రార్ ప్రింట్ తీసిన డాక్యుమెంట్‌పై సంతకం చేయరు. ఈ-సైన్ ప్రక్రియ కోసం ఏర్పాటు చేసిన సాఫ్ట్‌వేర్ ఆధార్‌ను అనుసంధానం చేసుకుని సంతకాన్ని పసిగట్టి గ్రీన్ కలర్‌లో రైట్ టిక్ మార్క్‌ను చూపిస్తుంది.

'వరంగల్ రూరల్'లో ఈ-సైన్ విధానం..

ఈ-సైన్ విధానంతో రిజిస్ట్రేషన్ ప్రక్రియను పైలెట్ ప్రాజెక్ట్‌గా రాష్ట్రంలో కూసుమంచి, ఆర్మూర్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో ఈనెల మొదటివారంలో ప్రారంభించారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలోని వరంగల్ రూరల్ కార్యాలయాన్ని సైతం ఈ-సైన్ రిజిస్ట్రేషన్ పద్ధతిలో ఎంపిక చేశారు. ఇందుకు ప్రత్యేక సాఫ్ట్‌వేర్‌ను త్వరలో వరంగల్ రూరల్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో ఏర్పాటు చేసి ఈ నెల రెండో వారంలో ఈ-సైన్ విధానంతో రిజిస్ట్రేషన్లను ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నారు.



ఈ-సైన్ విధానంలో రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ నమూనా

త్వరలో నూతన విధానంతో రిజిస్ట్రేషన్లు



ఈ-సైన్ విధానంతో రిజిస్ట్రేషన్ ప్రక్రియను ఆర్మూర్, కుసుమంచిలో టెస్ట్ డ్రైవ్‌గా ప్రారంభించారు. జూన్ రెండో వారంలో వరంగల్ రూరల్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో ఈ విధానంలో రిజిస్ట్రేషన్లను ప్రారంభిస్తాం.

- ఫణీందర్, జిల్లా రిజిస్ట్రార్

దీంతో రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తయినట్లుగా సబ్ రిజిస్ట్రార్ నిర్ధారిస్తారు. కాగా ఈ-సైన్ విధానంతో పూర్తి పారదర్శకతతోపాటు సమయం ఆదా అయ్యే అవకాశం ఉంది.

చట్నీలో బల్లి అవశేషాలు



పోలీసులకు ఫిర్యాదు చేస్తున్న సిరాజొద్దీన్



హోటల్‌లో తనిఖీ చేస్తున్న డీసీపీ, ఏఎస్పీ, ఫుడ్ సేఫ్టీ అధికారులు

- వినియోగదారుడి ఫిర్యాదు
- సాయికృష్ణ హోటల్ సీజ్.. రూ.10వేల జరిమానా



చట్నీలోని బల్లి అవశేషం

జనగామ: జిల్లా కేంద్రం రైల్వేస్టేషన్ ఏరియాలోని సాయికృష్ణ హోటల్ నుంచి బుధవారం ఓ వినియోగదారుడు తీసుకెళ్లిన వడ-చట్నీలో బల్లి అవశేషాలు కనిపించాయి. గిర్నిగడ్డకు చెందిన ఎండీ.సిరాజొద్దీన్ తన కుటుంబ సభ్యుల కోసం సదరు హోటల్‌లో ఐదు ప్లేట్ల వడ పార్సిల్ తీసుకెళ్లాడు. టిఫిన్ చేస్తున్న క్రమంలో చట్నీలో పొట్ట పగిలి నలిగిపోయిన బల్లి అవశేషాలు కనిపించడంతో అలాగే తీసుకెళ్లి హోటల్ నిర్వాహకులకు చూపించగా ఆకుకూర కావచ్చు అంటూ నిర్లక్ష్యంగా సమాధానం చెప్పారు. దీంతో సిరాజొద్దీన్ నిలదీయడంతో హోటల్‌లోని పలువురు దబాయించగా బాధితుడు స్థానిక పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. డీసీపీ రాజమహేంద్ర నాయక్ ఆధ్వర్యంలో ఏఎస్పీ పండేరి చేతన్ నితిన్, సీఐ దామోదర్‌రెడ్డి, ఫుడ్ సేఫ్టీ అధికారి బృందం హోటల్‌ను తనిఖీ చేశారు. అధ్వానంగా ఉన్న కిచెన్‌ను చూసి ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రాథమికంగా చట్నీలో బల్లి అవశేషాలు ఉన్నట్లు గుర్తించామని, ల్యాబ్ రిపోర్టు వచ్చిన తర్వాత పూర్తిస్థాయి చర్యలు తీసుకుంటామని అధికారులు వెల్లడించారు. హోటల్ యజమానికి రూ.10వేల జరిమానా విధించి సీజ్ చేశారు.

రైతులకు అందుబాటులో విత్తనాలు

- రీజనల్ మేనేజర్ శ్రీనివాసు

వరి విత్తన రకాలు	నిల్వలు (క్వింటాలు)	సంచి బరువు	ధర
ఎంటీయూ-1010	640.75	25కేజీలు	రూ.960
కేఎన్ఎం-1638	899.50	25కేజీలు	రూ.1,075
బీపీటీ-5204	2,649	25కేజీలు	రూ.950
ఆర్ఎన్ఆర్-15048	376	15కేజీలు	రూ.700
కేఎన్ఎం-118	1,380	25కేజీలు	రూ.960

మడికొండ: వానాకాలం సాగుకు సంబంధించి రైతులకు సబ్సిడీలో అందించే విత్తనాలు అందుబాటులో ఉన్నాయని వరంగల్ జిల్లా రీజనల్ మేనేజర్ శ్రీనివాసు బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. మండల వ్యవసాయధికారి వద్ద అనుమతి తీసుకొని వ్యవసాయధికారి కార్యాలయంలో లేదా.. మన గ్రోమోర్, పీఏసీఎస్ సొసైటీ నుంచి రైతులు విత్తనాలు తీసుకోవచ్చని పేర్కొన్నారు. రైతులు ప్రైవేట్ షాపులను ఆశ్రయించకుండా ప్రభుత్వం సరఫరా చేసే విత్తనాలను కొనుగోలు చేసుకోవాలని సూచించారు. ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని శ్రీనివాసు తెలిపారు.

ఆర్మీ జవాన్‌కు గ్రామస్తుల స్వాగతం

- ఆపరేషన్ సిందూర్‌లో పాల్గొని ఇంటికి చేరిన సంపత్‌గౌడ్
- దిష్టితీసి ఇంట్లోకి ఆహ్వానించిన తల్లి



సంపత్‌గౌడ్‌కు దిష్టి తీస్తున్న తల్లి కౌసల్య

కురవి: పాకిస్తాన్‌కు భారత్‌కు మధ్య జరిగిన ఆపరేషన్ సిందూర్‌లో పాల్గొని గ్రామానికి చేరిన మహబూబాబాద్ జిల్లా కురవి మండలం తట్టుపల్లి గ్రామానికి చెందిన కొత్త కౌసల్య-కృష్ణ(లేట్)ల కుమారుడు జవాన్ కొత్త సంపత్‌గౌడ్‌కు గ్రామస్తులు బుధవారం ఘనస్వాగతం పలికారు. జమ్ముకాశ్మీర్‌లోని సాంబా జిల్లా సెక్టార్‌లో హవాల్దార్‌గా విధులు నిర్వహిస్తున్న సంపత్‌గౌడ్ ఆపరేషన్ సిందూర్‌లో వీరోచితంగా పోరాడి బుధవారం స్వగ్రామానికి చేరాడు. సంపత్ ఊరిలోకి రాగానే గ్రామస్తులు ఘన స్వాగతం పలికారు. తల్లి కౌంసల్య తన కుమారుడికి దిష్టితీసి ఇంట్లోకి ఆహ్వానించింది. అనంతరం గ్రామస్తులు, జర్నలిస్టులు జవాన్ సంపత్‌కు సన్మాన కార్యక్రమాన్ని నిర్వహించారు. గ్రామ ప్రముఖులందరు సన్మానించారు. ఈ సందర్భంగా జవాన్ సంపత్ మాట్లాడుతూ.. దేశానికి సేవ చేయడం గర్వంగా భావిస్తున్నట్లు చెప్పారు. పాకిస్తాన్‌పై జరిగిన పోరాటంలో పాల్గొనడంతో జన్మధన్యమైందన్నారు. కార్యక్రమంలో మాజీ సర్పంచ్ పోరెడ్డి రాంరెడ్డి, మాజీ ఎంపీటీసీ పోతుగంటి వెంకన్న, జర్నలిస్టులు బేతమల్ల సహదేవ్, కొప్పుల శ్రీనివాస్, బీజేపీ జిల్లా నాయకుడు బుడిగె భద్రసేనాగౌడ్, ఫీల్డ్ అసిస్టెంట్ అంతటి ఉపేందర్, గ్రామస్తులు పాల్గొన్నారు.

ప్రేమ పెళ్లి విషయంలో పోలీస్ స్టేషన్‌లో ఘర్షణ

- ఇరువురిపై కేసు నమోదు

నల్లబెల్లి: ప్రేమ పెళ్లి విషయంలో రెండు కుటుంబాల మధ్య పోలీస్ స్టేషన్ ఆవరణలో ఘర్షణ జరగడంతో పోలీసులు చెదరగొట్టారు. వరంగల్ జిల్లా నల్లబెల్లి పోలీస్ స్టేషన్‌లో బుధవారం జరిగిన ఈ ఘటనకు సంబంధించి ఏఎస్సై లక్ష్మారెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. హనుమకొండ జిల్లా శాయంపేట మండలంలోని పత్తిపాక గ్రామానికి చెందిన పల్లెబోయిన మణిరాజ్.. గత నెల 24న శాయంపేట మండలం ఆరెపల్లికి చెందిన వడాల నితీషను ప్రేమ వివాహం చేసుకుని శాయంపేట పోలీసులను ఆశ్రయించడంతో ఇరు కుటుంబాలకు కౌన్సిలింగ్ ఇచ్చి పంపించారు. మణిరాజ్ తన భార్యతో కలిసి ఇటీవల నల్లబెల్లి మండలం శనిగరం గ్రామంలోని తన చిన్నమ్మ సముద్రాల స్వాతి ఇంటికి వచ్చారు. విషయం తెలుసుకున్న నితీష తల్లిదండ్రులతోపాటు కుటుంబ సభ్యులు మంగళవారం శనిగరం చేరుకొని మణిరాజ్-నితిషలను అప్పగించాలని దూషిస్తూ స్వాతిపై దాడి చేశారు. దీంతో మణిరాజ్ 100 కాల్ చేసి ఫిర్యాదు చేశాడు. పోలీసుల రాకను గమనించి వారు పారిపోయారు. కాగా ఇరువురిని బుధవారం పోలీసులు పోలీస్ స్టేషన్‌కు పిలిపించారు. పోలీస్ స్టేషన్‌కు చేరుకున్న వడాల రాజిరెడ్డి తన బంధువుల సహకారంతో కుమార్తె నితీషను పోలీస్ స్టేషన్ నుంచి బలవంతంగా తీసుకెళ్లేందుకు ప్రయత్నించగా.. సముద్రాల బాలరాజు, స్వాతితోపాటు పలువురు అడ్డుకున్నారు. ఈ క్రమంలో పోలీస్ స్టేషన్ ఆవరణలో ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. అప్రమత్తమైన పోలీస్‌లు వారిని చెదరగొట్టి నితీషను స్టేషన్‌లోకి తీసుకెళ్లి కౌన్సిలింగ్ చేశారు. భర్తతోనే ఉంటానని తేల్చిచెప్పడంతో నితిష కుటుంబ సభ్యులు, బంధువులను అక్కడి నుంచి పోలీసులు పంపించారు. బుధవారం జరిగిన దాడికి సంబంధించి ఒకరిపై ఒకరు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నట్లు ఏఎస్సై తెలిపారు.

కేయూలో 'పీవీ విజ్ఞాన పీఠం' లేనట్లేనా?

- ముగిసిన పీవీ నాలెడ్జ్ సెంటర్ డైరెక్టర్ పదవీకాలం
- ఇక అడ్మిషన్ల డైరెక్టరేట్‌గానే నూతనభవనం



కేయూ అడ్మిషన్ల డైరెక్టరేట్ భవనం వద్ద ఏర్పాటు చేసిన పీవీ నాలెడ్జిసెంటర్ బోర్డు

కేయూ క్యాంపస్: కాకతీయ యూనివర్సిటీలో భారత మాజీ ప్రధానీ పీవీ నర్సింహారావు విజ్ఞాన పీఠం ఏర్పాటు ఇక లేనట్లేననే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. 2021లో పీవీ నర్సింహారావు శతజయంతి ఉత్సవాల సందర్భంగా కాకతీయ యూనివర్సిటీలో పీవీ నర్సింహారావు విజ్ఞాన పీఠాన్ని ఏర్పాటు చేయనున్నట్లుగా హైదరాబాద్‌లో నిర్వహించిన పీవీ శతజయంతి ఉత్సవాల సభలో అప్పటి సీఎం కేసీఆర్ ప్రకటించారు. విజ్ఞానపీఠం ఏర్పాటుకు ముందుకెళ్లాలని అప్పటి కేయూ వీసీ తాటికొండ రమేష్‌కు సూచించారు. కానీ, నిధులు మాత్రంను కేటాయించలేదు. ఈనేపథ్యంలో కేయూలో అడ్మిషన్ల డైరెక్టరేట్ కోసం నిర్మించిన నూతన భవనంలోనే పీవీ విజ్ఞానపీఠం ఏర్పాటు చేస్తున్నట్లుగా గత వీసీ రమేష్ ప్రకటించారు. పీవీ విజ్ఞానీఠం పేరుతో ప్రారంభోత్సవం చేసి బోర్డు కూడా ఏర్పాటు చేశారు. కానీ, ఆ భవనాన్ని అడ్మిషన్ల డైరెక్టరేట్‌గానే కొనసాగించాలని ప్రస్తుత యూనివర్సిటీ అధికారులు నిర్ణయించారు.

రూ.3 కోట్లకు ప్రతిపాదన

అప్పటి వీసీ తాటికొండ రమేష్.. పీవీ విజ్ఞానపీఠం ఏర్పాటుకు రూ.3 కోట్లు అవసరమని అప్పటి ముఖ్యమంత్రికి ప్రతిపాదించారు. విజ్ఞానపీఠం ఏర్పాటుచేస్తే ఎలాంటి కార్యక్రమాలు చేపట్టాలనే అంశంపై అప్పటి వీసీ అచార్యులు, రిటైర్డ్ ఆచార్యులతో సమావేశాలు ఏర్పాటుచేసి సలహాలు సూచనలు సేకరించారు. విజ్ఞానపీఠానికి భవనం, ప్రొఫెసర్, ఫీల్డ్‌లో విషయ సేకరణకు ఇద్దరు రీసెర్చ్ అసోసియేట్స్‌ను నియమించుకోవాలనేది అప్పటి వీసీ ప్రతిపాదన. ముఖ్యంగా పీవీ అమలుచేసిన ఆర్థిక సంస్కరణలు, ఫలితాలపైన పరిశోధనా పత్రాలు పబ్లిష్ చేసేందుకు జర్నల్ తేవాలని, సెమినార్లు నిర్వహించాలని ప్రతిపాదనలు సిద్ధం చేశారు. కానీ నాటి ప్రభుత్వం నిధులు మంజూరు చేయలేదు.

అయినప్పటికీ వీసీ రమేష్ పీవీ విజ్ఞాన పీఠం పేరిట సదస్సులు నిర్వహించారు. రాజనీతిశాస్త్ర విభాగం కాంట్రాక్టు అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ గద్దం కృష్ణయ్యను నాలెడ్జ్ సెంటర్ డైరెక్టర్‌గా గత ఏడాది మే 15న నియమించారు. ఈఏడాది మేతో 16తో ఆయన పదవికాం ముగిసింది. దీంతో పీవీ నాలెడ్జ్ సెంటర్ ఏర్పాటు కలగానే మిగిలిపోనుందని భావిస్తున్నారు.

ఒక భవనం.. రెండు కార్యాలయాలు..

కాకతీయ యూనివర్సిటీలో నూతనంగా నిర్మించిన అడ్మిషన్ల డైరెక్టరేట్ భవనంలోనే పీవీ విజ్ఞానపీఠం ఏర్పాటుచేస్తున్నామని పీవీ నాలెడ్జిసెంటర్ అని బోర్డు ఏర్పాటు చేశారు. కెహెచ్‌తోపాటుగా వివిధ నూతన భవనాల ప్రారంభోత్సవంలో భాగంగా విజ్ఞాన పీఠం పేరుతో ప్రారంభం చేయించారు. ఆ తర్వాత భవనం వద్ద కేవలం బోర్డు మాత్రమే ఏర్పాటు చేశారు. విజ్ఞానపీఠం ఏర్పాటుచేయలేదు. ప్రస్తుతం డైరెక్టర్ పదవి కాలం ముగిసిపోయింది.

ఇక అడ్మిషన్ల డైరెక్టరేట్‌గా మార్పు

పీవీ విజ్ఞానపీఠం ఏర్పాటుకు నిధులు లేకపోవడంతో తాటికొండ రమేష్ అనంతరం కేయూ వీసీగా బాధ్యతలు స్వీకరించిన ప్రతాప్‌రెడ్డి.. ఆ నూతన భవనాన్ని కేయూ అడ్మిషన్ల డైరెక్టరేట్‌గానే కొనసాగించాలని నిర్ణయించారు. ఈమేరకు కేయూ రిజిస్ట్రార్ రామచంద్రం ఉత్తర్వులు వెలవరించారు. వాస్తవంగా ఆ భవనాన్ని నిర్మించింది అడ్మిషన్ల డైరెక్టరేట్ నిధులతోనే. పాత అడ్మిషన్ల డైరెక్టరేట్ నుంచి ఫర్నీచర్ తదితర సామగ్రిని నూతన భవనంలోనికి తీసుకొచ్చారు.

ఆన్‌లైన్‌సెంటర్‌గా మార్చాలనే యోచన



కొన్నేండ్లుగా ఉస్మానియా యూనివర్సిటీ ఆధ్వర్యంలో పీజీ కోర్సుల్లో ప్రవేశాల ప్రక్రియ కొనసాగుతోంది. ప్రస్తుతం కేయూ అడ్మిషన్ల డైరెక్టరేట్ కార్యాలయంలో అడ్మిషన్ల ప్రక్రియ లేదు. ఎప్‌సెట్ ఇంజనీరింగ్, పాలిటెక్నిక్ లాంటి ప్రవేశాలకు సంబంధించి సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌కు హెల్ప్ లైన్‌సెంటర్‌గా మాత్రమే ఉంటుంది. అందువల్ల ఈ నూతనభవనాన్ని ఆన్‌లైన్ సెంటర్‌గా మార్చాలనే యోచనలో ఉన్నాం. తద్వారా రాష్ట్ర, జాతీయ స్థాయిలో జరిగే వివిధ సెట్‌లను కేయూ ఆధ్వర్యంలో నిర్వహించుకోవచ్చు.

- ప్రొఫెసర్ సీజె. శ్రీలత, కేయూ అడ్మిషన్ల డైరెక్టర్

నిధులకోసం ప్రతిపాదిస్తాం



కేయూ గోల్డెన్ జూబ్లీ ఉత్సవాల సందర్భంగా యూనివర్సిటీలో అభివృద్ధి కార్యక్రమాలకు ఈప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపబోతున్నాం. అందులోనే పీవీ విజ్ఞానపీఠం భవనంకోసం నిధులకు ప్రతిపాదిస్తాం. ఆ భవనాన్ని అడ్మిషన్ల డైరెక్టరేట్ కోసమే నిర్మించాం. విజ్ఞానపీఠం ఏర్పాటుచేయాలనే గత వీసీ యోచనతో బోర్డు ఏర్పాటు చేశాం. నిధులు లేకపోవడంతో పీఠం ఏర్పాటుచేయలేకపోయారు.

-వాసుదేవరెడ్డి, కేయూ అభివృద్ధి అధికారి

శాస్త్రవేత్తల సలహాలు, సూచనలు పాటించాలి

- పంట మార్పిడితో రైతులకు మేలు
- జయశంకర్ విశ్వవిద్యాలయ వ్యవసాయ విస్తరణ సంచాలకులు యాకాద్రి



సమావేశంలో మాట్లాడుతున్న యాకాద్రి

మామునూరు: వానాకాలం(ఖరీఫ్) పంటలు, విత్తనాల నాణ్యత, సాగు విధానంపై వ్యవసాయ శాస్త్రవేత్తలు ఇచ్చే సలహాలు, సూచనలు పాటించాలని వ్యవసాయ పరిశోధనా స్థానం ఏడీఆర్ ఉమారెడ్డి, జయశంకర్ విశ్వవిద్యాలయ వ్యవసాయ విస్తరణ సంచాలకులు డాక్టర్ యాకాద్రి అన్నారు. అసోసియేట్ డీన్ డాక్టర్ వెంకట్‌రెడ్డితో కలిసి బుధవారం ఖిలా వరంగల్ మండలం బొల్లికుంట రైతు వేదిక సమావేశ మందిరంలో ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం, వ్యవసాయ పరిశోధన స్థానం ఆధ్వర్యంలో 'రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు' కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈసందర్భంగా వరంగల్ ఏడీఆర్ ఉమారెడ్డి, వ్యవసాయ కళాశాల ఏడీ డాక్టర్ వెంకట్‌రెడ్డి, మండల వ్యవసాయ అధికారి రవీందర్‌రెడ్డి పంట సాగు విధానంపై కరపత్రాన్ని ఆవిష్కరించి మాట్లాడారు. వర్షాలు ప్రారంభమైన నేపథ్యంలో రైతులు మట్టిపరీక్షలు చేయించుకోవాలని సూచించారు. ఫలితాలకు తగ్గట్టుగా ఎరువులను వాడాలని తెలిపారు. కలుపు యాజమాన్యం సరైన సమయంలో చేపట్టాలని, రైతులు విత్తనాలను కొనుగోలు చేసిన తర్వాత పంటకాలం పూర్తయ్యే వరకు రశీదులు భద్రపరచాలని తెలిపారు. పప్పు దినుసుల పంటలను ప్రభుత్వం చాలా వరకు దిగుమతులు చేసుకుంటుందని, ఈ పంటల సాగు విస్తీర్ణం పెంచుకోవాలన్నారు. పంట మార్పిడి ద్వారా అధిక దిగుబడి పెరుగుతుందని తెలిపారు. కార్యక్రమంలో శాస్త్రవేత్తలు అశ్విని, మానస, విద్యార్థులు నందిని, నేహ, అంజలి, మెహరున్నీసా, మండల విస్తర్ణ అధికారి సత్య ప్రకాశ్, పీఏసీఎస్ చైర్మన్ కేడల జనార్ధన్, వైస్ ప్రెసిడెంట్ భూమాత, రైతులు పాల్గొన్నారు.

లారీడ్రైవర్ నిర్లక్ష్యం.. యువ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ బలి

- ఇండికేటర్లు వేయకుండానే నడిరోడ్డుపై నిలిపిన లారీ
- వెనుకనుంచి ఢీకొట్టిన కారు..
- మృతుడిది పెద్దపల్లి జిల్లా గోదావరిఖని



ఘటనా స్థలంలో మృతిచెందిన శివసాయి



లారీని ఢీకొట్టిన కారు

ఐనవోలు: మసకచీకటిలో.. నడిరోడ్డుపై ఇండికేటర్స్ వేయకుండా ఆగిఉన్న లారీని.. వెనుక నుంచి కారు ఢీకొన్న ప్రమాదంలో ఓ యువ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటన హనుమకొండ జిల్లా ఐనవోలు మండలంలోని వరంగల్-ఖమ్మం రహదారి పంథిని గ్రామంలోని హెచ్‌పీ పెట్రోల్ బంక్ వద్ద బుధవారం తెల్లవారుజామున జరిగింది. స్థానికులు, ఎస్సై తెలిపిన వివరాల ప్రకారం.. ఖమ్మంనుంచి వరంగల్ వైపు సిమెంట్ బస్తాలతో వెళ్తున్న లారీని పంథిని గ్రామంలోని హెచ్‌పీ పెట్రోల్ బంక్ వద్ద నడిరోడ్డుపై ఆపిన డ్రైవర్ ఇండికేటర్స్ వేయకుండానే లారీ దిగి వెళ్లాడు. అదే సమయంలో పెద్దపల్లి జిల్లా రామగుండం మండలం గోదావరిఖనికి చెందిన యువ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ చింతకింది శివసాయి(29) తన పనుల నిమిత్తం సొంత కారులో ఖమ్మంనుంచి వరంగల్ వైపునకు వెళ్తున్నాడు. ఈక్రమంలో పంథిని పెట్రోల్ బంక్ వద్ద ఎదురుగా వస్తున్న వాహనాల లైట్ ఫోకస్‌కు దారి కనిపించకపోవడంతో ఇండికేటర్స్ వేయకుండా రోడ్డుపై నిలిపి ఉన్న లారీని ఢీకొట్టాడు. దీంతో శివసాయి తల, శరీర భాగాలకు బలమైన గాయాలు కావడంతో అక్కడికక్కడే మృతిచెందాడు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం వరంగల్‌లోని ఎంజీఎంకు తరలించారు. మృతుడికి ఇద్దరు అక్కలు, అమ్మ, నాన్న ఉన్నారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై శ్రీనివాస్ తెలిపారు.

బావిలో పడి వ్యక్తి మృతి



సుధాకర్ (ఫైల్)

ఎల్కతుర్తి: మేక పిల్లలకు గడ్డికోసమని వెళ్లి ప్రమాదవశాత్తు వ్యవసాయ బావిలో పడి వ్యక్తి మృతి చెందిన ఘటన మండలంలోని జగన్నాథ్‌పూర్‌లో బుధవారం చోటు చేసుకుంది. ఎస్సై ప్రవీణ్‌కుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన ఇల్లందుల సుధాకర్(35) మంగళవారం మేకపిల్లలకు గడ్డికోసుకొచ్చేందుకు వెళ్లాడు. బావిపక్కన గడ్డి కోస్తున్న క్రమంలో ప్రమాదవశాత్తు అందులో పడి మృతి చెందాడు. సుధాకర్ రాత్రి 8 గంటలు దాటినా ఇంటికి రాకపోవడంతో కుటుంబసభ్యులు వెతికినా ఆచూకీ లభించలేదు. తెల్లవారుజామున అటుగా వెళ్లిన గ్రామస్తుడు పొలం ఒడ్డుపైన ఉన్న చెప్పులు చూసి బావిలో పరిశీలించగా.. నీటిలో సుధాకర్ మృతదేహం కన్పించింది. కుటుంబసభ్యులకు తెలియజేయడంతో వారు పోలీసులకు సమాచారమందించారు. వారు మృతదేహాన్ని వెలికితీయించి కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

అప్పులబాధతో యువకుడి ఆత్మహత్య



రఘు (ఫైల్)

బయ్యారం: అప్పులభారాన్ని తట్టుకోలేక ఓ యువకుడు పురుగులమందు తాగి చికిత్స పొందుతూ మృతి చెందిన ఘటన మానుకోట జిల్లా బయ్యారం మండలంలోని వెంకట్రాంపురంలో బుధవారం చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన దుబ్బాకుల రఘు(35) ఏడు సంవత్సరాల క్రితం హైదరాబాద్‌కు కుటుంబంతో వెళ్లి టైల్స్ పని చేస్తూ జీవిస్తున్నాడు. ఇటీవల తల్లి సంవత్సరీకం నేపథ్యంలో వచ్చిన రఘు.. అప్పులు పెరిగాయనే మనస్థాపంతో ఈ నెల 2న పురుగులమందు తాగి ఆత్మహత్యకు యత్నించగా.. కుటుంబసభ్యులు చికిత్స నిమిత్తం మహబూబాబాద్‌లోని ఓ ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమించి బుధవారం మృతి చెందాడు. రఘుకు భార్య ప్రవళిక, ఇద్దరు పిల్లలున్నారు. ప్రవళిక ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తిరుపతి తెలిపారు.